క్లుప్తంగా

అంకమ్మకు ప్రత్యేక పూజలు



విశేషాలంకరణలో అంకమ్మ

రాపూరు: మండలంలోని వేపినాపి సమీపంలో పోతుకొండలో కొలువైన అంకమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకం, ప్రత్యేక పుష్పాలతో పూలంగి సేవ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తలనీలాలు సమర్పించారు. పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

పేదలకు సేవ చేయడం అదృష్టం



సరుకులు అందజేస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు

చిల్లకూరు : గూడూరు పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెలా పేద వృద్ధులకు ఆసరా పథకం కింద అందించే ఫల సరుకులను ఆదివారం 20 మందికి అందించారు. గూడూరు పట్టణంలోని డీఎస్ఆర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడారు. డాక్టర్ సీఆర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆసరా పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఆయన మృతి చెందిన తర్వాత కుటుంబ సభ్యులైన డాక్టర్ జనార్దన రెడ్డి, రోహిణి ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారని వివరించారు. పేదలకు సేవ చేయడం అదృష్టమన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు శ్రీకిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, మండి శ్రీనివాసులురెడ్డి, ఎరమాక క్రిష్టారెడ్డి, కిషోర్‌రెడ్డి, లక్కు కృష్ణారెడ్డి, హరనాథ్‌రెడ్డి, ప్రజేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు కూరగాయల పంపిణీ



కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్న జేవీవీ సంస్థ సభ్యులు

చిల్లకూరు : గూడూరు పట్టణంలోని ఎన్‌జీవో హోమ్‌లో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, కోడి గుడ్లు అందజేశారు. జేవీవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జేవీవీ ఆధ్వర్యంలో ప్రజల్లోని మూఢ నమ్మకాలను పోగొట్టడమే కాకుండా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే గూడూరులోని పలువురు దివ్యాంగులకు దాతల సహకారంతో సరుకులు, కోడి గుడ్లు, కూరగాయలు అందజేస్తున్నట్టు వివరించారు. ఈ నెల డెయిరీ మాధవరెడ్డి సహకారంతో దివ్యాంగులకు కోడి గుడ్లు, కూరగాయలు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు చెంచునారాయణ, పురుషోత్తంరావు, గుర్రం విజయ్‌బాబు, సుమన్‌రెడ్డి, ఇబ్రహీం, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన



వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

నాయుడుపేట టౌన్ : నాయుడుపేట పట్టణంలోని జనరల్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వద్ద ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కర్‌రావు మెమోరియల్ ట్రస్టు సౌజన్యంతో తిరుపతికి చెందిన వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యశాల వైద్యులు రోగులకు వైద్య పరీక్షలు చేశారు. 120 మందికి ఉచితంగా మందులు, 35 మంది కి కంటి అద్దాలు అందజేసినట్టు ట్రస్టు డైరెక్టర్ చాగణం గౌరీశంకర్, సీఈవో సీతారామానాయుడు తెలిపారు. 10 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ట్రస్టు ఏవో గల్లా కృష్ణ, పీఆర్‌వో కృష్ణ, వైద్య సిబ్బంది దిలీప్, జగదీష్ పాల్గొన్నారు.

బైక్ బోల్తాపడి వ్యక్తికి గాయాలు

రాపూరు: మండలంలో ఆదివారం బైక్ బోల్తాపడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. జోరేపల్లికి చెందిన చంద్ర బైక్‌లో రాపూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో దూడ అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో బైక్ బోల్తా పడింది, తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సిబ్బంది గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో ఈవో తనిఖీలు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ఈవో బాపిరెడ్డి తనిఖీ చేశారు. పడితరం స్టోర్స్‌లో రికార్డులు, నిత్యాన్నదాన సత్రంలో ఆహార నాణ్యతను పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు.

ఏమారితే అంతే సంగతులు





సూళ్లూరుపేట పట్టణంలో జీఎన్‌టీ రోడ్డుపై ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలు

'మేమొస్తే ప్రతి గ్రామాలతోపాటు పట్టణాల్లో నాణ్యతతో కూడిన రోడ్లు నిర్మిస్తాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం' అని ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఎలాంటి పనులూ చేపట్టడం లేదు. దోచుకోవడం.. దాచుకోవడంపైనే దృష్టి పెట్టారు. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోవడం మానేశారు. పట్టణాలతోపాటు పలు గ్రామాల రోడ్లలో అడుగుకో గుంత పడి అధ్వానంగా మారాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచింది. వాటిలో పడి వాహనదారులు గాయపడుతున్నారు.

- రోడ్డులో అడుగుకో గుంత
- వర్షానికి నీరు నిలిచి అధ్వానంగా మారిన వైనం
- గుంతల్లో పడి గాయపడుతున్న వాహనదారులు
- పట్టించుకోని అధికారులు

సూళ్లూరుపేట/దొరవారిసత్రం/కోట/ఓజిలి : సూళ్లూరుపేట పట్టణంలోని హోలీ క్రాస్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు వున్న జీఎన్‌టీ రోడ్డు గుంతలమయమైంది. అలాగే దొరవారిసత్రం, కోట మండలాల్లోని రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై మోకాటి లోతు గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దుకాణదారులు రోడ్డుకు ఇరువైపులా స్థలాలను ఆక్రమించుకోవడంతో మురుగు కాలువలు కనిపించకుండా పోయాయి. కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో పడేస్తుండడంతో మురుగు ముందుకు కదలడం లేదు. ఇంత జరుగుతున్నా మున్సిపాలిటీ అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

- దొరవారిసత్రం మండలం పరిధిలోని పోలిరెడ్డి పాళెం-కల్లూరు, ఆనేగొట్టం-కరటాముడి, కొర్లగుంట, అయ్యపాళెం, మేలుపాక, చవటకండ్రిగ, పాళెంపాడు, వేణుంబాకం తదితర గ్రామాల రోడ్లపై అడుగడుగనా గుంతలు పడ్డాయి. దీంతో ప్రయాణం నరకంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే కల్లూరు, శ్రీధనమల్లి, పూలతోట, వేణుంబాకం, కట్టువాపల్లి, తొగరాముడి, తుంగమడుగు, పోలిరెడ్డిపాళెం, గొల్లపాళెం, చందనముడి, తల్లంపాడు, మొదుగుళపాళెం, బురదమడుగు, ఉచ్చూరు, నెలబల్లి తదితర గ్రామాల్లోని వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నడవడానికి కూడా వీలులేకుండా ఉంది. మురుగు కాలువలు ఏర్పాటుచేయకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.
- మండల కేంద్రమైన కోట ప్రధాన రహదారిలో కోట క్రాస్ రోడ్డు నుంచి బజారువీధి వరకు రెండు కిలోమీటర్ల మేర అడుగడుగునా పెద్ద పెద్ద గుంతలు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ రోడ్డు గుండా ప్రయాణించే అధికార పార్టీ నాయకులు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం తట్టడు మట్టి కూడా వేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఓజిలి మండలంలోని సగుటూరు, మాచవరం, తిరుములపూడి, కుందాం, కొత్తచెరువు, ఓజిలి, పెదపరియ, కారూరు తదితర గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. నడిచేందుకు కూడా వీలు కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



సూళ్లూరుపేటలోని ప్రధాన రోడ్డు







కోటలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద మెయిన్‌రోడ్డు దుస్థితి, ఎన్‌సీఆర్ నగర్ వద్ద అధ్వాన్నస్థితిలో రోడ్డు



ఓజిలి : బురదమయమైన సగుటూరు రోడ్డు

గుంతలతో నిండిన సూళ్లూరుపేటలోని రోడ్డు

బైక్‌పై వెళ్లలేకపోతున్నాము



జీఎన్‌టీ రోడ్డులో అడుగుకో గుంత పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతల్లో నీరు నిలిచింది. గుంతలు కనిపించడం లేదు. బైక్‌లో వెళ్లేటప్పుడు ఒక గుంతను తప్పించామనుకుంటే మరో గుంతలో పడిపోతున్నాము. నేనే రెండుసార్లు అదుపు తప్పి పడిపోయాను. చిన్న చిన్న గాయాలయ్యాయి. అధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలి.

- ఎం.వెంకటాచలపతి, సూళ్లూరుపేట

ఆటోలను నడపలేకున్నాం



సూళ్లూరుపేటలో జీఎన్‌టీ రోడ్డుపై ఆటోలను నడపాలంటే కష్టంగా ఉంది. అడుగుకో గుంత పడడంతో ఆటో ఉయ్యాలలా ఊగుతోంది. ఆటోలకు కట్టలు విరిగిపోవడం, బేరింగ్‌లు పగిలిపోవడం, గుంతలో దిగడంతో ఆటో పక్కకు ఒరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఆటో రిపేర్లకు నెలలో రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

- రమణయ్య, ఆటో డ్రైవర్, సూళ్లూరుపేట

కూటమి నేతలు కళ్లు మూసుకున్నారేమో..?



మా ప్రభుత్వం వస్తే రోడ్లు వేస్తామని కూటమి నేతలు గొప్పలు చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రగల్భాలు పలికారు. జీఎన్‌టీ రోడ్డు ఇంత దారుణంగా వుంటే పట్టించుకోవడం లేదు. అడుగుకో గుంత పడింది. లోడ్ ట్రక్కుల్లో వస్తువులు వేసుకుని వెళుతుంటే గుంతల్లో దిగిపోయి కట్టలు విరిగిపోతున్నాయి. సంపాదించిన మొత్తంలో రిపేర్లకే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించాలి.

- శ్రీనివాసులురెడ్డి, ట్రక్కు డ్రైవర్, సూళ్లూరుపేట

కార్యకర్తలకు అండగా ఉంటాం



నేదురుమల్లి రామ్ కుమార్‌రెడ్డి

వెంకటగిరి(సైదాపురం) : కార్యకర్తలకు ఎళ్లవేళలా అండగా ఉంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఏ కారణం లేకుండా పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ముందస్తు సమాచారం, నోటీసులు జారీ చేయకుండా నివాసాల వద్దకు చేరుకుంటే వారు పోలీసుల కాదా అనేది నిర్ధారించుకోవాలని సూచించారు. తప్పుడు కేసులకు గురై ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు మండల నేతలు, న్యాయ నిపుణులు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. సహాయం కోసం 7207792960 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ





చిల్లకూరు: కడివేడులో పడి పూజ, సైదాపురంలో..

సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురంలోని అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశా రు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. అయ్యప్ప మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలై బయలుదేరివెళ్లారు

చిల్లకూరులో..

చిల్లకూరు : మండలంలోని కడివేడు గ్రామంలో ఉన్న కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఇందులో చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప గురుస్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామానికి చెందిన పెనుబోలు సునీల్‌రెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు.

మద్యం విక్రేత అరెస్టు



నిందితుడితో ఎక్సైజ్ సిబ్బంది

తడ: మండలంలోని కాదలూరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు సూళ్లూరుపేట ఎక్సైజ్ సీఐ కె.సురేంద్రబాబు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు అంబూరు నవీన్ ఇంటిలో తనిఖీలు చేశామన్నారు. 32 బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుడు సూళ్లూరుపేటలో ని మద్యం దుకాణాల నుంచి మద్యం తీసుకువచ్చి అధిక ధరలకు ఇంటి వద్ద విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఎస్‌ఐ సురేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

కింద పడిన ఇంటి పైకప్పు



నాయుడుపేట టౌన్ : నాయుడుపేట మండలంలోని బిరదవాడ గ్రామంలో ఆదివారం ఎం.రమణయ్య ఇంటి పైకప్పు హఠాత్తుగా కింద పడింది. ఆ సమయంలో ఇంటి ముందు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇల్లు చాలా ఏళ్ల క్రితం నిర్మించినది కావడం, కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో బాగా నాని పైకప్పు పడిపోయిందని రమణయ్య తెలిపారు. అతను నాయుడుపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం అతన్ని ఆదుకుని ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.

కండలేరులో 51.897 టీఎంసీల నీరు

రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 51.897 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయ కుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు జలాశయానికి సోమశిల నుంచి 2,500 క్యూసెక్కుల చేరుతోందని వెల్లడించారు. అలాగే కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 1,170, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలు వకు 60, మొదటి బ్రాంచ్ కాలువకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నేడు గ్రీవెన్స్ డే

సూళ్లూరుపేట రూరల్ : సూళ్లూరుపేట మున్సిపాలిటీలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చిన్నయ్య తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు.

గాయపడిన లారీ డ్రైవర్ మృతి

చిల్లకూరు : మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద కారు ఢీకొని గాయపడిన లారీ డ్రైవర్ నెల్లూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి (40) కడప నుంచి క్రిష్ణపట్నం పోర్టుకు లారీని తీసుకువెళుతున్నాడు. కోట క్రాస్ రోడ్డు వద్ద లారీని నిలిపి అల్పాహారం తీసుకునేందుకు రోడ్డు దాటుతుండగా నాయుడుపేట వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని పోలీసులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కమనీయం.. శివపార్వతుల కల్యాణం



పార్వతి పరమేశ్వరుల కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

వాకాడు : మండల కేంద్రమైన వాకాడులోని షిరిడీ సాయిబాబా ఆలయ ఆవరణలో శనివారం రాత్రి పార్వతి, పరమేశ్వరుల కల్యాణంగా వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం బహుళ పాడ్యమిని పురస్కరించుకుని ఆనంద సాయి నిలయం ప్రతినిధి విజయలక్ష్మి(బేబమ్మ) ఆధ్వర్యంలో వేద పండితులు సుధాకర్‌శర్మ బృందం స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ చేపట్టారు. ఉభయకర్తలుగా కలికి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.

అలంకారప్రాయంగా మరుగుదొడ్లు

అత్యవసర సమయాల్లో ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వాలు పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఉన్నా ఉపయోగం లేదు. ముఖ్యంగా దొరవారిసత్రం, పోలిరెడ్డిపాళెం గ్రామాల పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు అలంకార ప్రాయంగా మారాయి. ఎప్పుడూ తాళాలు వేసి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- ఎప్పుడూ తాళాలు వేసి ఉన్న వైనం
- ఇబ్బంది పడుతున్న రైల్వే ప్రయాణికులు



దీవీ సత్రం రైల్వే స్టేషన్‌లో తాళాలు వేసి ఉన్న మరుగుదొడ్లు

దొరవారిసత్రం : చెన్నై రైల్వే డివిజన్‌లోని దొరవారి సత్రం, పోలిరెడ్డిపాళెం గ్రామాల పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వసతులు కల్పించి ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఈ స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య కూడా ఘననీయంగా పెరిగింది. రోజుకు సుమారు 200 మందికి పైగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్లాట్‌ఫారం, తాగునీటి వసతి, ప్రయాణికులు కూర్చుకునేందుకు రేకుల షెడ్లు, ఫ్లాట్ ఫారం సులువుగా దాటే విధంగా బ్రిడ్జీలు సైతం నిర్మించారు. మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగులకు అనుకూలంగా మరుగుదొడ్లు నిర్మించారు. ఏడేళ్లుగా వాటిని వినియోగంలోకి తీసుకురాలేదు. ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉండడంతో ప్రయాణికులు అత్యవసర సమయాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల కష్టాలు వర్ణణాతీతం. వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన స్టేషన్‌లోని అధికారులు కూడా ఏమీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ప్లాట్‌ఫారం మీద ఉన్న తాగునీటి కొళాయిల నిర్వహణ సక్రమంగా లేదు. చెట్ల మధ్యలో ఉండడంతో పనిచేస్తున్నాయా లేదా అని ప్రయాణికులు సందిగ్ధంలో పడుతున్నారు. నీటి కోసం బాటిళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని, కొళాయిలు కనిపించేలా చేసి నీరు వచ్చేలా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.



దొరవారిసత్రం రైల్వే స్టేషన్



చెట్ల మధ్యలో ఉన్న తాగునీటి కొళాయిలు

ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉంటాయి



దొరవారిసత్రం రైల్వే స్టేషన్‌లో అన్ని సదుపాయలతో మరుగుదొడ్లు ఉన్నా ఫలితం లేదు. ఎప్పుడు చూసినా తాళాలు వేసి ఉంటారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

- హైమావతి, కల్లూరు గ్రామం

తాగునీరు రావడం లేదు



రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం మీద తాగునీటి కొళాయిలు ఉన్నాయి కాని నీరు మాత్రం రావడంలేదు. దొరవారి సత్రం రైల్వే స్టేషన్‌లోని కొళాయిలు చెట్లు మధ్యలో కనిపించకుండా ఉన్నాయి. దీంతో దుకాణాల్లో బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.

- రాఘవయ్య, పూలతోట గ్రామం